

స్వచ్ఛతతోనే స్వచ్ఛాంధ్ర విజన్

• కలెక్టర్ రంజిత్ బాష

ప్రజాశక్తి - గోనెగండ్ల

'మన ఇల్లు.. మన వీధి.. మన గ్రామం' భావనతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి గ్రామాన్ని స్వచ్ఛతగా రూపుదిద్దేందుకు దోహదపడినప్పుడే స్వచ్ఛాంధ్ర విజన్ సాధ్యమవుతుందని కలెక్టర్ పి.రంజిత్ బాష తెలిపారు. శనివారం గోనెగండ్లలో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛత దివస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రంజిత్ బాష ముఖ్యఅతిథిగా, ట్రెయినీ కలెక్టర్ చల్లా కల్యాణి, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ హాజరయ్యారు. స్థానిక బస్టాండ్ నుంచి ఎంపిడిఒ కార్యాలయం వరకు విద్యార్థులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ర్యాలీలో వారు పాల్గొన్నారు. లక్ష్మి పేట వీధిలో ఖాళీ స్థలంలో ఉన్న చెత్తను చీపురు చేతబట్టి ఊడ్చి శుభ్రపరిచారు. అనంతరం చెత్త సంపద తయారీ కేంద్రానికి చేరుకుని మొక్కలు నాటి చెత్త నుంచి వర్మీకంపోస్ట్ తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ 'నాది, మనది' అన్న భావనతో ముందుకొచ్చి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా జీవించాలని తెలిపారు. సర్పంచి, పంచాయతీ కార్యదర్శులు కూడా చెత్త సంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో నిర్వహించి రీసైక్లింగ్‌తో సేంద్రీయ ఎరువును తయారు చేయడమే కాకుండా సేకరించిన వ్యర్థాల ద్వారా సంపదను సృష్టించుకుని ఆర్థికాభివృద్ధిని సాధించాలని సూచించారు. గత మూడు రోజులుగా కష్టపడి కేంద్రాన్ని అందంగా తీర్చిదిద్దిన సర్పంచి హైమావతిని ఆయన అభినందించారు. జడ్‌పి సిఇఒ నాసరరెడ్డి, డిపిఒ జి.భాస్కర్, జెడిఎ వరలక్ష్మి, ఆదోని డిఎల్‌పిఒ నూర్జహాన్, ఏపీడీ అలీ పీరన్, సిడిపిఒ సఫరున్నీసా బేగం, తహశీల్దార్ కుమారస్వామి, ఎంపిడిఒ మణిమంజరి, ఇఒఆర్‌డి అనంతశయన, ఎఇలు శివశంకర్, శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సతీష్, ఏపీఓ మహ్మద్ బాష, ఏపీఎం హేమలత పాల్గొన్నారు.


చెత్తను శుభ్రం చేస్తున్న కలెక్టర్

వేసవిలో తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు

వేసవిలో జిల్లాలో తాగు నీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాష గాజులదిన్నె ప్రాజెక్ట్ డిఇఇ విజయ్ కుమార్‌ను ఆదేశించారు. మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. ప్రస్తుతం గాజులదిన్నె ప్రాజెక్ట్‌లో ఎన్ని టిఎంసిల నీరు అందుబాటులో ఉందని, ప్రాజెక్ట్ కింద ఎన్ని ఎకరాల ఆయకట్టు ఉందని గాజులదిన్నె ప్రాజెక్ట్ డిఇఇని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హెచ్‌ఎన్ఎస్ఎస్ నుంచి ప్రాజెక్టుకు నీటి విడుదల గురించి కలెక్టర్ ఆరా తీశారు. నీరు ఏమైనా తగ్గుతోందా అని నిత్యం మానిటరింగ్ చేస్తూ ఉండాలని, ఒకవేళ నీటి డిశ్చార్జ్ ఏమైనా తగ్గితే వెంటనే తెలియజేయాలని అన్నారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, గోనెగండ్ల తహశీల్దార్ కుమార స్వామి, ప్రాజెక్టు ఎఇ చిన్న అలీ పాల్గొన్నారు.

పొరపాట్లకు తావు లేకుండా రీసర్వే

రీసర్వే ప్రక్రియను పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాష అధికారులను ఆదేశించారు. రీసర్వే పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికయి రీ సర్వే నిర్వహిస్తున్న గోనెగండ్లలో కలెక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో రీసర్వే నిర్వహించేటప్పుడు ముందుగా రైతులకు నోటీసులు ఇచ్చి తగిన సమయం ఇవ్వాలని తెలిపారు. తర్వాత వారి సమక్షంలోనే భూములను సర్వే చేయాలని ఆదేశించారు. సర్వే ప్రారంభంలోనూ, సర్వే చేసినప్పుడు ఎండింగ్‌లో ఫొటోలు తీయాలని తెలిపారు. సర్వే సమయంలో విఆర్ఒ కూడా ఉండాలని, గ్రామ లెక్కల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే అక్కడికక్కడే సరిజేయాలని ఆదేశించారు. అక్కడే ఉన్న రైతులు మునిస్వామి, పొట్ట రవితో కలెక్టర్ మాట్లాడారు. రీ సర్వేకు సంబంధించిన రికార్డులు, సర్వే మ్యాప్‌లను, సర్వే నిర్వహిస్తున్న భూములను కలెక్టర్ పరిశీలించారు. సర్వే ఏడీ ముని కన్నన్ పాల్గొన్నారు.


గాజులదిన్నె ప్రాజెక్టును పరిశీలిస్తున్న కలెక్టర్



మహాసభలో మాట్లాడుతున్న ప్రసన్న కుమార్

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఉద్యమం

• ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలో రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్

ప్రజాశక్తి - ఆదోని

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్ తెలిపారు. శనివారం ఆదోనిలోని నేషనల్ స్కూల్‌లో ఎస్ఎఫ్ఐ జిల్లా 48వ మహాసభ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప అధ్యక్షత వహించారు. అంతకుముందు జిల్లా అధ్యక్షులు రంగప్ప, కార్యదర్శి అబ్దుల్లా, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు ఎస్ఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. విప్లవ వీరుడు భగత్ సింగ్, ఇటీవల మరణించిన సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కాన్ఫరెన్స్ హాలులో సభను ప్రారంభించారు. ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు, నేషనల్ స్కూల్ అధినేత గోపాల్ రెడ్డి, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్.రాధాకృష్ణ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ నాయకులు, ప్రజాశక్తి జనరల్ మేనేజర్ నరసింహ, డివైఎఫ్ఐ మాజీ నాయకులు లక్ష్మణ్ హాజరయ్యారు. ఇటీవల మృతి చెందిన నాయకులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడారు. దేశంలో కులం, మతం పేరుతో చిచ్చులు పెట్టి మూఢత్వాలు రుద్ది వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానం వల్ల విద్యారంగాన్ని కార్పొరేట్‌కు అప్పగించి పేద పిల్లలను విద్యకు దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. 40 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హామీలు ఇచ్చేముందు వాటిని ఎలా అమలు చేయాలో తెలియదా అంటూ ప్రశ్నించారు. 'తల్లికి వందనం' ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. నేషనల్ విద్యాసంస్థల అధినేత గోపాల్ రెడ్డి మాట్లాడుతూ... క్రమశిక్షణకు మారుపేరు ఎస్ఎఫ్ఐ అని, విద్యార్థి ఉద్యమాల్లో ఎస్ఎఫ్ఐ కీలకంగా వ్యవహరించి ఎంతో మందిని నాయకులుగా చేసిన ఘనత ఆదోనికి ఉందని తెలిపారు. ఎస్ఎఫ్ఐ బాటలో నడిచి విలువలకు కట్టుబడి తాను ఈ స్థాయికి చేరుకున్నా మని వివరించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ నాయకులు నరసింహ మాట్లాడుతూ... గతంలో పరిశ్రమలతో కళకళలాడిన ఆదోని పాలకుల నిర్లక్ష్యం కారణంగా అన్ని రంగాల్లోనూ వెనుకబడిందన్నారు. చెంతనే తుంగభద్ర ప్రవహిస్తున్నా.. 300 టిఎంసిల నీరు వృథాగా సముద్రం పాలవుతున్నా సాగునీటి ప్రాజెక్టులు లేని దుస్థితి అని తెలిపారు. మెడికల్ కళాశాల మంజూరైనా పూర్తి చేయడంలో ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి విఫలం చెందారని విమర్శించా రు. సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ మాట్లాడుతూ... ప్రస్తుతం విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలని తెలిపారు. డివైఎఫ్ఐ మాజీ నాయకులు లక్ష్మణ్ మాట్లాడుతూ... ప్రభుత్వ విద్యా పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగే పోరాటంలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని కోరారు. నాయకులు సాయి, గౌస్, శశి, నాగరాజు హాజరయ్యారు.



ఎస్ఎఫ్ఐ మహాసభలో మాట్లాడుతున్న నరసింహ


ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్న అధికారులు

రోడ్డు భద్రత మాసోత్సవాల్లో
ఉత్తమ డ్రైవర్లకు సన్మానం

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్

రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా ప్రమాద రహిత ఉత్తమ డ్రైవర్లకు సన్మానించారు. శనివారం కర్నూలు –2 డిపో గ్యారేజ్‌లో కర్నూలు డిప్యూటీ సిటిఎం వారి అధ్యక్షతన రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని కర్నూలు 1,2 డిపో మేనేజర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కర్నూలు డిటిసి ఎస్.శాంతకుమారి, ఆర్‌టిఒ ఎల్.భరత్ చౌహన్, ట్రాఫిక్ డిఎస్‌పి మన్సూరుద్దీన్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కె.రవీంద్ర కుమార్ హాజరయ్యారు. డ్రైవర్లు రోడ్డుపై ఉన్న సూచనల బోర్డులను గమనించడం, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా డ్రైవింగ్ చేయడం, రోడ్డుపై ఉన్న డివైడర్లను గమనించి రోడ్డు పై సురక్షిత డ్రైవింగ్ చేసి, ప్రాణ నష్టం , ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తతో డ్రైవింగ్ చేయాలని వక్తలు తెలిపారు. అనంతరం కర్నూలు రీజియన్‌లో ప్రమాద రహిత డ్రైవరులను ప్రోత్సాహక బహుమతులతో సన్మానించారు.

బిల్లుల భారం..!

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 12 లక్షల వరకూ గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో మూడొంతుల విద్యుత్ కనెక్షన్లు సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానివే. రెక్కాడితేగాని, డొక్కాడని కుటుంబాలు అనేకం ఉన్నాయి. విద్యుత్ బిల్లుల పేరుతో ప్రభుత్వాలు జనాన్ని పీక్కుతింటున్నాయి. వాడుకున్న కరెంటుకు కాకుండా ఫిక్స్‌డ్ ఛార్జీ, కస్టమర్ ఛార్జీ, ఇడి, సర్‌ఛార్జి, ఇడి ఐఎన్‌టి, మూడు విడతల ఎఫ్‌పిపిసిఎ, ట్రూప్ అప్ ఛార్జీల పేరుతో వీర బాదుడు బాదుతోంది. వాడుకున్న కరెంటుకు, వస్తున్న బిల్లుకు సంబంధం లేకుండాపోయిందని లబ్ధిదారులు వాపోతున్నారు. శీతాకాలంలో విద్యుత్ వాడకం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్దమొత్తంలో బిల్లు వస్తే వేసవిలో పరిస్థితి ఏమిటనే భయం అందరినీ వెంటాడుతోంది. చిరువ్యాపారులు సైతం కరెంటు బిల్లులు చూసి గుండెలు బాదుకుంటున్నారు. దీంతో ఆ భారంసైతం జనాలపై పడింది. విద్యుత్ భారాల విషయంలో ప్రభుత్వం తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుదలపై అప్పటి వైసిపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన టిడిపి, బిజెపి, జనసేన, ఇప్పుడు కూటమి కింద అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత దారుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కన్పిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయనే చర్చ జనాల్లో సాగుతోంది. సామాన్య ప్రజానీకం ఆదాయాల్లో మాత్రం పెరుగుదల ఉండటం లేదు. నిత్యావసర వస్తువుల నుంచి కూరగాయల ధరలు వరకూ అన్నింటి ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేసిన పరిస్థితి ఉంది. కందిపప్పు, మినపప్పు వంటి ధరలు కిలో దాదాపు రూ.150 వరకూ పలుకుతున్నాయి. వంటనూనె కిలో రూ.140కుపైనే ఉంది. ఉల్లిపాయలు కిలో రూ.50కిపైనే పలుకుతోంది. ఇతర కూరగాయల ధరలు కిలో రూ.40 నుంచి రూ.80 వరకూ పెరిగిన పరిస్థితి ఉంది. మరోపక్క విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్య ప్రజానీకం విలవిల్లాడుతోంది. పెను భారాలు మోపుతూ పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై జనాగ్రహం పెల్లుబికుతోంది. వైసిపి ఓటమికి ప్రధాన కారణం తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అదనపు ఛార్జీల పేరుతో రెండుసార్లు విద్యుత్ ఛార్జీల మోత మోగించింది. దీంతో కూటమి ప్రభుత్వంపై జనాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ప్రాథమిక విద్యకు సంకటం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిఒ నెంబర్ 117ను రద్దు చేసి ప్రభుత్వపాఠశాల విద్యను బలోపేతం చేస్తామని ఎన్నికల ముందు యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ ప్రకటించారు. వాస్తవానికి జిఒ నంబర్ 117ను రద్దు చేసినప్పటికీ గత ప్రభుత్వ విధానాలనే దొడ్డిదారిన కూటమి ప్రభుత్వం అవలంబిస్తుంది. ఈ ప్రభుత్వం కూడా ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేసే దిశగా చర్యలు చేపట్టింది. కొత్తగా ప్రతి గ్రామానికి ఓ మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు పేరుతో మరోవైపున ప్రాథమిక పాఠశాల విద్యను నాశనం చేసే విధంగా చర్యలు చేపట్టింది. ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాంతీయ విద్యా సదస్సును నిర్వహించారు. పాఠశాలల విలీన చర్యలపై విస్తృతంగా విద్యాశాఖ అధికారులతో చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో 3,4,5 తరగతులను వేరుచేసి పక్కన ఉన్న ఉన్నత పాఠశాలలకు విలీనం చేసింది. దాదాపుగా రెండు మూడు కిలోమీటర్ల పైగా ఉన్న ఉన్నత పాఠశాలలో అనేక మంది విద్యార్థులను అక్కడికి తరలించారు. అంత దూరం విద్యార్థులను పంపించలేక తల్లిదండ్రులు పాఠశాలకు పంపడం లేదు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో ఓ మాడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుచేసి అందులో ఐదుగురు టీచర్లు ఉండేలా చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వం జారీచేసిన జీవనంబర్ 117 ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన వారిని వెనక్కి తీసుకొని వెళ్తున్నారు.

కౌలు చట్టంపై మౌనం : ఎన్నికల ముందు కొత్త కౌలు చట్టం చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీపై మౌనం వహిస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో కొత్త కౌలుచట్టం బిల్లు ప్రవేశ పెట్టి వచ్చే ఖరీఫ్ నుంచి ప్రభుత్వం అమలు చేస్తోందా అన్న చర్చ రైతుల్లో కొనసాగుతోంది. ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉండడంతో కొత్త కౌలు చట్టంపై కౌలు రైతుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్ష మంది వరకూ కౌలు రైతులు ఉన్నారు. జిల్లా వ్యవసాయ సాగులో 80 శాతం వీరే చేస్తున్నారు. అందరికీ అన్నంపెట్టే కౌలురైతులకు మాత్రం ప్రభుత్వాలు న్యాయం చేయడం లేదు. సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందకుండా చేస్తున్న పరిస్థితి నెలకొంది. అందుకు కారణం కౌలుచట్టంలో ఉన్న లొసుగులే కారణమని చెప్పొచ్చు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 'భూ అధీకత సాగుదారుని' చట్టం పేరుతో కౌలురైతులకు ప్రత్యేక చట్టం తెచ్చింది. ఈ చట్టం కౌలురైతులకు కొంతమేర ఉపయోగపడినా పూర్తిస్థాయిలో న్యాయం జరగని పరిస్థితి నెలకొంది.





ప్రసూన లాకాలేజీలో విజేతలకు బహుమతులిస్తున్న ఆర్‌యు విసి ఎన్‌టికె నాయక్

న్యాయవిద్యకు పెరుగుతున్న ఆదరణ

ఆర్‌యు విసి ఎన్‌టికె నాయక్

ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్

న్యాయవిద్యకు ప్రస్తుతం ఆదరణ పెరుగుతుందని రాయలసీమ వర్సిటీ విసి ఎన్‌టికె నాయక్ అన్నారు. శనివారం కర్నూలు నగరంలోని ప్రసూన లా కళాశాలలో లా విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ శివాజీ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఎన్‌టికె నాయక్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో న్యాయవిద్యను అభ్యసించిన విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ కోర్సులకు మరింత డిమాండ్ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విసిని కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కళాశాల డీన్ శివకుమార్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అడిగిన వారందరికీ పనులు చూపాలి

'ఉపాధి' పెండింగ్ బకాయిలను చెల్లించాలి

ప్రజాశక్తి-పత్తికొండ


ఆర్‌డిఒకు వినతిపత్రం ఇస్తున్న వ్యకాసం నాయకులు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ద్వారా గ్రామాలలో అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం పత్తికొండ ఆర్‌డిఒ కార్యాలయంలో పత్తికొండ, దేవనకొండ, తుగ్గలి మండలాల వ్యకాసం నాయకులు ఆర్‌డిఒ భరత్ నాయక్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వీరశేఖర్, వ్యకాసం మండల నాయకులు నరసన్న, సిఐటియు నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డిలు మాట్లాడుతూ రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు పనులు లేక వలసలు వెళుతున్నారని వివరించారు. అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందారని అన్నారు. ఉపాధి కూలీలకు పనిచేసే ప్రదేశంలో తాగునీరు, టెంట్లు మౌలికసౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆరు వారాల పెండింగ్ బిల్లులను తక్షణమే వారి ఖాతాల్లోకి జమ చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. పత్తికొండ పట్టణంలోనూ గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పరిష్కరించాలని కోరారు. వంద రోజులు పని పూర్తయిన వారికి అదనంగా 50 రోజులు పని కల్పించాలని కోరారు. కనీస వేతనం రోజుకు 500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దస్తగిరి, బుజ్జులు, శికామణి, అశోక్, రంగరాజు, రంగన్న, వీరేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

నేరాల అదుపునకు ఆధునిక సాంకేతికత

-5 ఫింగర్ ఫ్రింట్ లైవ్ స్కానర్స్
-8 మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ పరికరాలు
-నిందితులను సులభంగా గుర్తించే అవకాశం

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్

సాంకేతికతను ఉపయోగించి నేరగాళ్లు కొత్త పద్ధతులు ఎంచుకొని పోలీసుల కళ్లుకప్పి నేరాలు చేసి తప్పించు కొనేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఈ నేపథ్యంలో వారి ఆలోచనలను తల దన్నేలా నేరస్తుల ఆట కట్టించేందుకు పోలీసు వ్యవస్థ సరికొత్త సాంకేతిక విధానాన్ని ముందుకు తెచ్చింది. అందులో భాగంగానే నేరస్తులను గుర్తించేందుకు వీలుగా కచ్చితత్వాన్ని పెంపొందించేలా డిజిటల్ వేలిముద్రల సహాయంతో నేరగాళ్ల ఆట కట్టించేందుకు పోలీసులు చర్యలు తీసు కుంటున్నారు. అందులో భాగంగా ఐదు ఫింగర్ ఫ్రింట్ లైవ్ స్కానర్స్, ఎనిమిది మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ పరికరాలను సిఐడి ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ద్వారా ప్రభుత్వం జిల్లా పోలీసులకు అందజేసింది. ఇప్పటికే జిల్లా ఎస్‌పి విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీస్ అధికారులను సమావేశపరిచి ఈ పరికరాల వినియోగం పై అవగాహన కల్పించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ల పోలీసులు వినియోగించే విధంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో నేరస్తులు, అనుమానితుల వేలిముద్రలను వేగంగా ఖచ్చితత్వంతో సేకరించనున్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా రాత్రి, పగటి వేళల్లో జాతరలు, ఉత్సవాలు, బందోబస్తులలో , ప్రాంతాలలో, గస్తీ విధులలో అనుమానితులను ఆరా తీసి , నేరస్తుల ను గుర్తించేందుకు ఈసాంకేతికతను వినియో గించనున్నారు.

వీటి పనితీరు ఇలా: ఇది వరకే దొంగతనాలకు పాల్పడిన వారి నేరాల వివరాలు, ఫొటోలు, వేలి ముద్రలు ఇప్పటికే సాఫ్ట్ వేర్‌లో పోలీసులు పొందుపర్చారు. నేరస్తులు భవిష్యత్తులో ఎక్కడైనా ఎలాంటి నేరానికి పాల్పడినా ఈ స్కానర్ల ద్వారా వేలిముద్రలను సేకరించి సరిపోల్చుతారు. పాత నేరస్తుల వేలిముద్రలు ఎప్పటికప్పుడు సెంట్రల్ సర్వర్‌తో అనుసంధానం చేసి ఉండటంవల్ల ఈ వేలిముద్రలతో కొత్త నేరస్తుని వేలిముద్రలు సరిపోలితే ఆ నేరస్థుడు అక్కడికక్కడే పోలీసులకు దొరికిపోతాడు. ప్రస్తుతం పోలీసుల పరిధిలో వేల సంఖ్యలో నేరగాళ్ల వేలిముద్రలు సర్వర్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరస్తుడు పట్టుబడితే క్షణాల్లో వాడి జీవిత చరిత్ర పోలీసుల కళ్ళముందు ప్రత్యక్షం కానుంది.

ఆధునిక సాంకేతిక విధానం అవసరం
-ఎస్‌పి విక్రాంత్ పాటిల్

ప్రస్తుత పరిస్థితుల్లో నేరస్తులు కొత్త పద్ధతులను నేరాలు చేసేందుకు అనుసరిస్తున్నారు. నేరాల కట్టడికి ఆధునిక సాంకేతిక విధానం అత్యంత అవసరం. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. నేర నియంత్రణ పై పటిష్ట నిఘా ఉంచి, ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తాం.

నేర్చుకోవడం ఆపేయకండి

- క్లస్టర్ యూనివర్సిటీ విసి సాయిగోపాల్
-అశోక మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్

'విజయం మీ లక్ష్యం అయితే.. కృషి మీ మార్గం కావాలి.. 'ఇంజనీరింగ్ పూర్తి కావడం మీ ప్రయాణానికి ముగింపు కాదు... కొత్త అవకాశాలకు గేట్‌వే మాత్రమే' అని క్లస్టర్ యూనివర్సిటీ విసి డివిఆర్ సాయిగోపాల్ అన్నారు. నేర్చుకోవడం ఆపేయకండి, ప్రతి రోజు కొత్తగా ఆలోచించండని, జీవితంలో అవకాశాలు వస్తాయని విద్యార్థులకు సూచించారు. అశోక మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 13వ గ్రాడ్యుయేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా క్లస్టర్ యూనివర్సిటీ, కర్నూలు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్.సాయిగోపాల్ విద్యార్థులకు డిగ్రీ పట్టాల అందజేశారు. కర్నూలు' నగరంలోని జెఎన్‌టియుఎ అనుబంధ 'అశోకా' ఉమెన్స్ ఇంజనీరింగ్ అటానమస్ కళాశాలలో 2024లో కోర్సు పూర్తి చేసిన బిటెక్, ఎంబిఎ, ఎంసిఎ విద్యార్థులకు 'గ్రాడ్యుయేషన్ డే' వేడుకలను ఘనంగా నిర్వహించారు. డివిఆర్ సాయిగోపాల్ మాట్లాడుతూ కోర్సు పూర్తి చేసిన స్టూడెంట్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు 'డిగ్రీ పట్టా' తో పాటుగా అత్యుత్తమ ప్లేస్మెంట్స్' సైతం సాధించిన 'అశోకా స్టూడెంట్స్ అందరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ 'విజయం మీ లక్ష్యం అయితే, కృషి మీ మార్గం కావాలన్నారు. 'ఇంజనీరింగ్ పూర్తి కావడం మీ ప్రయాణానికి ముగింపు కాదని, కొత్త అవకాశాలకు గేటువే అన్నారు. నేర్చుకోవడం ఆపేయకండి, ప్రతి రోజు కొత్తగా ఆలోచించండని, జీవితంలో అవకాశాలు వస్తాయన్నారు. వాటిని అందుకోవడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు చేసిన కృషిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. సమాజం పట్ల తమ బాధ్యతలను గుర్తించి నడుచు కోవాలని, ముఖ్యంగా రాయల సీమలోని ఒకమహిళా ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంత భారీ స్థాయిలో సుమారు 800 స్టూడెంట్స్ బిటెక్, ఎంబిఎ, ఎంసిఎ కోర్సు పూర్తి చేయడం, అందులో అర్హత కలిగిన వారందరురా 100 శాతం జాబ్ ఆఫర్స్ అందుకున్నారని తెలిసి ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అశోక కళాశాల సిఇఒ డాక్టర్ హరిష్ కృష్ణ, ప్రిన్సిపల్ డాక్టర్‌ఆర్.నవీన్ మాట్లాడారు. 'అశోకా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వివిధ విభాగాల అధిపతులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, కళాశాల ప్రస్తుత, పూర్వ విద్యార్థినిలు భారీ సంఖ్యలో హాజరై సందడి చేశారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, గ్రాడ్యుయేట్లను అభినందించి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.



విద్యార్థికి పట్టాను పంపిణీ చేస్తున్న క్లస్టర్ యూనివర్సిటీ విసి సాయిగోపాల్


వసతిగృహంలో సమస్యలు తెలుసుకుంటున్న జస్టిస్ కబర్ధి, తదితరులు

వసతి గృహాలను సందర్శించిన న్యాయమూర్తి

విద్యార్థుల సమస్యలపై ఆరా

ప్రజాశక్తి- కర్నూలు క్రైమ్

కర్నూలు కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఎస్, బిసి ఆనంద నిలయం సంక్షేమ వసతి గృహాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి జి. కబర్ధి, కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తనిఖీ చేశారు. రాష్ట్ర న్యాయ సేవల అధికారుల ఆదేశాల మేరకు శనివారం కర్నూలు కలెక్టర్ ఆఫీస్ సమీపంలోని ప్రభుత్వ బిసి, ఎస్‌సి, ఆనంద నిలయం హాస్టల్స్‌ను సందర్శించారు. ఆ హాస్టల్స్‌లోని సౌకర్యాలు, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొన్నారు. కార్యాలయాలకు సంబంధించిన రిజిస్టర్‌లను పరిశీలించారు. ఏవైనా లోపాలు ఉంటే వాటి మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తెస్తామన్నారు. అనంతరం విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయం కోరువారు లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నంబర్–15100 ఉపయోగించుకోవాలని సూచించారు. హాస్టల్‌లో గల పిల్లలైన విష్ణు ప్రియా, లలిత, శిరీష పుట్టిన రోజు వేడుకలను జిల్లా జడ్జి స్వయంగా కేకులు తెప్పించి ఘనంగా నిర్వహించారు. మూడో పట్టణ పోలీవ్ సిఐ పి. శేషయ్య ఆయా సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

సి బెళగల్ కెజిబివిని తనిఖీ చేసిన ఎపిసి శ్రీనివాసులు

ప్రజాశక్తి -సి బెళగల్


విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎపిసి

సిబెళగల్ కెజిబివిలో నాణ్యమైన భోధన అందించి 10వ తరగతి విద్యార్థులు వం దశాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఎపిసి శ్రీనివాసులు సూచించారు. సి బెళగల్ కెజిబివిని శనివారం ఆయన తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, వంట గది, భోజన గది, తరగతి గధులను , ఉపాధ్యాయుల హాజరు రికార్డులను పరిశీలించారు. వంట రుచులను నాణ్యతను బాలికలతో కలిసిభోజనం చేశారు. అనంతరం పదవతరగతి బాలికలతో ముచ్చటించి విద్యాభ్యాసం పై అడిగితెలుసుకున్నారు. నాణ్యమైన బోధన అందించి పదిలో 100 ఉత్తీర్ణత సాధించేందుకు పాటుపడాలని కోరారు. ఉన్నత చదువులకు, మంచి స్థాయి ఉద్యోగాలలో స్థిరపడేందుకు పదవతరగతి ఉత్తీర్ణత గ్రేడులు తొలి మెట్టు అని అన్నారు. అనంతరం ఇంటర్ నూతన భవనానికి మంజూరు అయిన రూ.82 లక్షలను ప్రకటిస్తూ పునాధుల పని పనులను పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.ఎస్ఒ జ్యోతి ,ఎస్ఎస్ఎ ఎఇ శివశంకర్ పాల్గొన్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబానికి పరామర్శ

ప్రజాశక్తి - ఆలూరు



కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న నాయకులు

ఉపాధి హామీ చట్టం అరికెర గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న కుటుంబాన్ని శనివారం జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు ఎమ్.డి.అంజిబాబు, ప్రధాన కార్యదర్శి వీరేష్ గౌడ్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కెపి.నారాయణ స్వామి పరామర్శించారు. చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు జరగడం, దాడులకు, హత్యలకు పాల్పడటం దుర్మార్గమని వారు విమర్శించారు. ఇలాంటి హత్యలను ప్రభుత్వం వ్యతిరేకించాలన్నారు. ఈరన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకొని రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఈరన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సహకారంతో ఈరన్న కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. వీరేష్, పెద్దయ్య, మల్లప్ప, మునిస్వామి, స్వామిదాసు, హనుమంతు, సురేంద్ర, అంజనయ్య, ఆనంద్ పాల్గొన్నారు.

ఆలయంలో టెంకాయల వేలం

ప్రజాశక్తి - నందవరం



జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేస్తున్న ఎస్ఐ

మహా శివరాత్రి సందర్భంగా నందవరం మండలం గురజాల గ్రామంలో వెలిసిన రామలింగేశ్వర దేవాలయంలో ఎండోమెంట్ అధికారులు, టిడిపి నాయకులు శివారెడ్డి గౌడ్ శనివారం టెంకాయల వేలం నిర్వహించారు. 9 మంది గ్రామస్తులు రూ.10 వేల డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పోటీ పడ్డారు. చివరికి గురజాల గ్రామానికి చెందిన కె.మల్లికార్జున రూ.1.38 లక్షలకు వేలం పాటను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ అధికారి రాంప్రసాద్ మాట్లాడారు. గతేడాది రూ.1,26,500లకు వేలంపాట పలికిందని, ఈసారి మల్లికార్జున రూ.1.38 లక్షలకు దక్కించుకున్నారని తెలిపారు. శివరాత్రి నేపథ్యంలో అధికారులు నిర్ణయించిన ధరకుకు మాత్రమే భక్తులకు టెంకాయలు విక్రయించాలని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేలంపాట సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా ఎస్ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు.

భక్తులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు : ఎస్ఐ

మహాశివరాత్రి ఉత్సవాల్లో రామలింగేశ్వర స్వామి దర్శనానికి లక్షల్లో భక్తులు వస్తారని, వారికి ఇబ్బంది కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. తాగునీటి సదుపాయం, మురుగుదొడ్లు, స్నానాల సమయంలో భక్తులకు దుస్తులు మార్చుకోవడానికి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. దేవాలయంలో తొక్కిసలాట జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

పసి బిడ్డకు అంత్యక్రియలు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు



అంతక్రియలు నిర్వహిస్తున్న సభ్యులు

మల్లెల గ్రూపు, పూలే, అంబేద్కర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం పసిబిడ్డకు అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణంలోని సోగనూరు రోడ్డు శాంతి నగర్‌లో అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను డ్రెయినేజీలో పడేసిన విషయం తెలిసిందే. పోలీసులు విచారణ కోసం పసిబిడ్డ మృతదేహాన్ని మార్చురీ ఐస్ బాక్సులో ఉంచారు. శనివారం మల్లెల గ్రూపు అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు చేతుల మీదుగా పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ యు.రాము, వ్యవస్థాపకులు సింగనేడు, ప్రతిభ భారతి, నరసన్న, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కదిరి కోట షాలేమ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆశ్రమ టౌన్ అధ్యక్షులు అబ్రహాం, జిల్లా ఉపాధ్యక్షులు యువరాజు, ఎంఆర్‌పిఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ ఎంసి.గిడ్డయ్య, పెద్దయ్య, రామాంజనేయులు, సాతర్ల చక్రవర్తి పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన వ్యాపారవేత్త చంద్రశేఖర్

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు



పుష్పగుచ్ఛం అందిస్తున్న చంద్రశేఖర్

పట్టణానికి చెందిన వ్యాపారవేత్త భాస్కర్ల చంద్రశేఖర్ ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నియోజకవర్గంలో పోలీసులకు అన్ని రకాలుగా సహకరిస్తామని, పోలీసులు నిర్వహించే సేవా కార్యక్రమాలకు సహకరిస్తామని ఆయన తెలిపారు.

ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాల పరిశుభ్రత

- మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు

ప్రజల భాగస్వామ్యంతోనే పరిసరాల పరిశుభ్రత సాధ్యమని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. శనివారం పురపాలక సంఘంలోని 34వ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ఇక్క నుంచి సేకరించే తడి, పొడి చెత్తను, హానికర చెత్తగా సోర్స్ లెవెల్‌లో వేరు చేసి మున్సిపల్ వర్కర్లకు అందించాలని తెలిపారు. అనంతరం అందరితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. డిఇఇలు నిరీక్ష, రాజునాయక్, విక్టర్ బాబు, ఏఇలు శరత్ చంద్ర, మదన్ కుమార్, మేనేజర్ వర ప్రసాద్, కౌన్సిల్ సభ్యులు రామదాసు గౌడ్, స్వాతి, సరోజ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, సత్యన్న పాల్గొన్నారు. **ఆస్పరిలో** చెత్త సంపద కేంద్రం వద్ద ఎంపిడిఒ గీతావాణి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బూజు, పరిసరాల చుట్టూ పేరుకుపోయిన చెత్తను చీపురుతో ఊడ్చారు. డిఎల్‌పిఒ వీరభద్రప్ప మాట్లాడుతూ... రోడ్లపై మురుగునీరు వదలకుండా ఇంకుడు గుంతలు తీసుకోవాలన్నారు. అనంతరం చెత్త బుట్టలను పంపిణీ చేశారు. సర్పంచి మూలింటి రాధమ్మ, ఇన్‌ఛార్జీ తహశీల్దార్ రామేశ్వర్ రెడ్డి, ఇఒఆర్‌డి విజయ భాను, పిఆర్ ఎఇ వెంకటేశ్వర్లు, ఎపిఎం జనార్దన్, రీసోర్స్ డిప్యూటీ భీమేష్, ఇన్‌ఛార్జీ పంచాయతీ కార్యదర్శి విజయ రాజు, జిల్లా కెడిసిసి బ్యాంకు మాజీ డైరెక్టర్ రాఘవేంద్ర పాల్గొన్నారు. **చిప్పగిరిలో** సర్పంచి దాసరి గోవిందరాజులు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి ప్రమీల ఆధ్వర్యంలో ఎస్‌డబ్ల్యుపిసి కేంద్రాలను ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి గోవిందరాజులు, ఎంపిటిసి రజిని, ఎంపిడిఒ అల్లా బకాష్ మాట్లాడారు. ఇంటి పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. మహిళలు ప్రభుత్వం ఇచ్చిన రెండు బుట్టల్లో వేర్వేరుగా తడి, పొడి చెత్తను ఇంటి దగ్గరికి వచ్చిన పంచాయతీ కార్మికుల తోపుడుబండ్లలో వేసే అలవాటు చేసుకోవాలన్నారు. టిడిపి నాయకులు జనార్దన స్వామి, భోగేశ్వర స్వామి పాల్గొన్నారు. అలాగే బంటనహాళ్ గ్రామంలో సర్పంచి సుశీలమ్మ చేతుల మీదుగా పిడబ్ల్యుపిసి కేంద్రాలను ప్రారంభించారు. టిడిపి నాయకులు సురేష్ పాల్గొన్నారు. నేమకల్లు గ్రామంలో సర్పంచి ప్రేమ్ కుమార్, ఇఒఆర్‌డి బాలన్న చెత్త సంపద కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే ఆయా గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పూజలు చేసి ప్రారంభించారు. కుందనగుర్తిలో సర్పంచి కొండా పురుషోత్తం ఆధ్వర్యంలో ఎస్‌డబ్ల్యుపిసి కేంద్రాలను ప్రారంభించారు. **హోళగుందలో** స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్‌లో భాగంగా అధికారులు కార్యాలయాల చుట్టూ ముళ్లకంపను, చెత్తాచెదారాన్ని తొలగించారు. విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ అధికారులు ఓబులమ్మ తన సిబ్బందితో పాల్గొని విద్యుత్ కార్యాలయంలో చెత్తను ఊడ్చి, చుట్టుపక్కల అధికారులకు ఆదర్శంగా నిలిచారు. అలాగే వన్నూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. ఎంఇఒ జగన్నాథం, సిఆర్‌పి తిమ్మప్ప, విద్యా కమిటీ చైర్మన్ కాలింగ పాల్గొన్నారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యం కోసం కొత్తగా పైపులైన్ ఏర్పాటు చేసి కుళాయి సౌకర్యం కల్పించారు. **హాలహర్వి** మండల వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛత దివస్ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎంపిడిఒ వరలక్ష్మి తెలిపారు. పరిసరాల పరిశుభ్రతలో ప్రజలను భాగస్వామ్యం చేసి మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. ఇన్‌ఛార్జీ వార్డు రామాంజనేయులు పాల్గొన్నారు. **కౌతాళం** మండలంలోని శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని డిప్యూటీ కమిషనర్ విజయ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. పుణ్యక్షేత్రం పరిసరాల్లో మొక్కలు నాటి నీటిని పోశారు. దేవాలయం చుట్టూ ఉన్న పేపర్లు, రాళ్లు ఏరేశారు. పర్యవేక్షకులు మల్లికార్జున, వెంకటేష్, ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి, ఉప ప్రధాన అర్చకులు మహాదేవ, పూజన్న, ముఖ్య అర్చకులు నాగరాజు, శివన్న, ఈరన్న, మల్లయ్య పాల్గొన్నారు.



ఆస్పరిలో...



చిప్పగిరిలో ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు, మహిళలు



కౌతాళంలో...



ఎమ్మిగనూరులో అవగాహన కల్పిస్తున్న కమిషనర్, సిబ్బంది



హాలహర్విలో



హోళగుందలో...

నేటి నుంచి మస్తాన్ వలీ ఉరుసు

ప్రజాశక్తి - దేవనకొండ

మండలంలోని కొత్తపేట గ్రామంలో కొలువైన శ్రీహజరత్ దివానే మస్తాన్ వలీ దర్గా ఉరుసు ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నట్లు దర్గా కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు తెలిపారు. శనివారం వారు మాట్లాడారు. ఆదివారం స్వామి గంధం, సోమవారం ఉరుసు, మంగళవారం జియారత్ వంటి కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా స్వామి దర్గాకు ప్రత్యేక రంగులు, విద్యుత్ దీపాలంకరణ చేసినట్లు వెల్లడించారు. భక్తాదుల దర్శనార్థం అన్ని రకాల సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు.

దోమల నివారణకు చర్యలు

ప్రజాశక్తి - కౌతాళం

కౌతాళం పంచాయతీ పరిధిలోని కాలనీల్లో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సర్పంచి పాల్ దినకరన్, పంచాయతీ కార్యదర్శి శివప్ప పేర్కొన్నారు. శనివారం వారు మాట్లాడారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయడానికి సిబ్బందిని సిద్ధం చేశామన్నారు. అనారోగ్యంతో ఉన్న వారు (ఆస్తమా, ఆయాసం, దమ్ము, అలర్జీ బాధపడేవారు) సాయంత్రం 6 గంటల సమయంలో బయటకు రావద్దని తెలిపారు. అలాగే 60 ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లలు కూడా బయట రాకూడదని చెప్పారు. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మాట్లాడుతున్న సర్పంచి



మైనర్లు బైక్ నడిపితే రూ.10 వేల జరిమానా : డీఎస్పీ

ప్రజాశక్తి - ఆదోని

మైనర్లకు వాహనం ఇస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని డీఎస్పీ హేమలత, ఎంవిఐ శిశిరా దీప్తి హెచ్చరించారు. శనివారం రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఆదోని టూ టౌన్ నుంచి ప్రభుత్వాస్పత్రి మీదుగా కంట్రోల్ రూమ్ వరకు హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బైక్ నడిపేవారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు. సిఐలు శ్రీరామ్, గంటా సుబ్బారావు, నల్లప్ప, ఎస్ఐలు నాగేంద్ర, లక్ష్మయ్య రామనాథ్ ఉన్నారు.

సంక్షేమ పథకాలు అందిస్తే ఆర్థిక విధ్వంసమా..?

- వైసిపి రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రరెడ్డి

ప్రజాశక్తి - ఆలూరు

ప్రజలకు గ్రామంలోనే సేవలు అందేలా గ్రామ సచివాలయం నిర్మించి, సంక్షేమ పథకాలు అందించడం ఆర్థిక విధ్వంసమా అని వైసిపి రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్ర రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆలూరు అతిథి హోటల్ ఆవరణలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక వైసిపిపై బురద చల్లడం టిడిపి నాయకులు పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రైతో భరోసా కేంద్రం ద్వారా సేవలు, ఆరోగ్యం కేంద్రం నుంచి సేవలు, ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకు ఆంగ్లం విద్య, నాడు-నేడు కింద ప్రయివేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల్లో నూతన భావనాలు, నాణ్యమైన విద్యనందించడం ఆర్థిక విధ్వంసమా అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో కేవలం పెన్షన్ పథం మాత్రమే అమలు చేసిందని విమర్శించారు. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు సంపద ఎలా సృష్టిస్తారో చెప్పడం లేదన్నారు. తెర్నేకల్ సర్పంచి ఎం.అరుణ్ కుమార్, శేషాద్రి రెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు హాలిగేరి వెంకట్ రెడ్డి, అశోక్ రెడ్డి, మోదీన్, ఎమ్‌డి హళ్లి మల్లికార్జున రెడ్డి, తిక్కన, ప్రకాష్ రెడ్డి, రంగస్వామి, యువ నాయకులు ప్రవీణ్, పులి నరేష్ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న తెర్నేకల్ సురేంద్ర రెడ్డి

రూ.50 లక్షలు డిమాండ్

- కటకటాల పాలు

ప్రజాశక్తి - ఆదోని

రూ.50 లక్షలు డిమాండ్ చేసి ఇద్దరు యువకులు కటకటాల పాలైన ఘటన ఆదోనిలో చోటుచేసుకుంది. శనివారం ఆదోని వన్ టౌన్ సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాల మేరకు... ఆదోని మండలం బసాపురం గ్రామానికి చెందిన రఘునాథ్, అడివేష్‌లు పట్టణంలోని మధు ఆస్పత్రిలో ఎన్‌టిఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) పేరుతో అవకతవకలు జరుగున్నాయని కలెక్టర్, సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను వెనక్కి తీసుకోవడానికి ఆస్పత్రి యజమాని గురెడ్డిని రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. గురెడ్డి అభ్యర్థన మేరకు రూ.39 లక్షలకు ఒప్పుకుని, రూ.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. బలవంతంగా రూ.10 వేలు ఫోన్‌పే కూడా చేయించుకున్నారు. దీనిపై ఆస్పత్రి యజమాని గురెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, నిందితులకు నోటీసులు ఇవ్వడానికి ఈనెల 12న కానిస్టేబుళ్లు బాల భాస్కర్, ముని చంద్ర వెళ్లారు. నిందితులు వారిపై దాడికి పాల్పడి గాయపరచి పారిపోయారు. కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ హేమలత, ఆదోని వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రామ్, ఎస్ఐ రామ స్వామిలు శనివారం పట్టణంలోని కొత్త బ్రిడ్జి వద్ద నిందితులను అరెస్టు చేశారు. నిందితులు చాలామందిపై పిజిఆర్‌ఎస్ పిటిషన్లు, స్పందన పిటిషన్లు వేసి పిటిషన్లు వెనక్కి తీసుకోవడానికి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు సమాచారం ఉందని డీఎస్పీ తెలిపారు. ఆర్‌టిఐను ఆధారంగా చేసుకుని సంబంధం లేని వ్యక్తిగత విషయాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారన్నారు. గతంలో ఇస్వి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయిందని విచారణలో తేలిందని చెప్పారు.



నిందితులను ప్రవేశపెట్టిన సిఐ

కాంప్లెక్స్ సమావేశాలకు వెళ్లకుండా అడ్డగింపు

- పోలీసుల చొరవతో సహకరించిన గ్రామస్తులు

ప్రజాశక్తి - హోళగుంద

ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాలకు వెళ్లకుండా శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసుల చొరవతో సమావేశానికి సహకరించారు. మండలంలోని ఇంగలదహాల్ గ్రామంలో ఉన్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను కాంప్లెక్స్‌గా యథావిధిగా కొనసాగించాలని ఇంగలదహాల్, ఎమ్.డి.హళ్లి, పెద్ద గోనెహాల్, వందవాగిలి, గజ్జెహళ్లి పాఠశాల విద్యాకమిటీ సభ్యులు, సర్పంచులు, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు కాంప్లెక్స్ సమావేశానికి వెళ్లకుండా ఉండాలని ఇంగలదహాల్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు వినతిపత్రాలు అందజేసి, నిరసనలు చేపట్టారు. ఉపాధ్యాయులను సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడంతో ఎలాగైనా సమావేశానికి హాజరు కావాలని కోరడంతో పోలీసుల సహకారంతో వెళ్లారు. ఎస్ఐ బాలనరసింహులు, ఎంఇఒ, డిఇఒలతో మాట్లాడించారు. ఈ పాఠశాల కూడా చాలా పురాతనమైందని, అలాగే 7.65 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, గదులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. డిఇఒ సానుకూలంగా స్పందించి పాఠశాలను ఒకసారి బృందంగా ఏర్పడి పరిశీలిస్తామని, తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సర్పంచులు వెంకటరామిరెడ్డి, శేషప్ప, ప్రమీదవతమ్మ, ఎంపిటిసి మల్లికార్జున, విద్యాకమిటీ ఛైర్మన్లు ఉరుకుందు, దస్తగిరి, మహేష్, కొండయ్య, సునీత, వీరేష్, గ్రామ పెద్దలు శ్రీకాంత్ రెడ్డి, ఉల్లేష్, హనుమంతు, మల్లేష్, ఈరన్న, యూత్ అసోసియేషన్ సభ్యులు శేఖర్, బోడి, రఫీ, మహానంది, హనుమంతు, రాజు పాల్గొన్నారు.



గ్రామస్తులతో మాట్లాడుతున్న పోలీసులు



వధూ వరులను ఆశీర్వది స్తున్న ఎమ్మెల్యే విరుపాక్షి

వివాహ రిసెప్షన్‌లో ఎమ్మెల్యే

ప్రజాశక్తి - దేవనకొండ

దేవనకొండ మం డలం ఐరన్‌బండ బిసెంటర్ గ్రామంలో వైసిపి నాయకులు ఉరుకుంద కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకల్లో శనివారం ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. వైసిపి జిల్లా మహిళా అధ్యక్షులు శశికళ, మండల కన్వీనర్, జడ్‌పిటిసి కిట్టు, ఎంపిపి భర్త లుముంబా, వైసిపి నాయకులు దివాకర్ నాయుడు, గుమ్మరాళ్ల నరసింహస్వామి, మండల బూత్ కన్వీనర్ తెర్నేకల్లు సత్యరాజు పాల్గొన్నారు.

మిర్చి రైతులను ఆదుకోవాలి : రైతుసంఘం

ప్రజాశక్తి-ఆదోనిరూరల్

మిర్చికి గిట్టుబాటు ధర, నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని రైతు సంఘం నాయకులు బాష కోరారు. ఈనెల 17న తహశీల్దార్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలిపారు. శనివారం హానవాల్ గ్రామంలో మిర్చి రైతులను కలిసి పంట దిగుబడి, నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ... ఆదోని మండలంలో ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన మిరప రైతులు గిట్టుబాటు ధర లేక నష్టపోయారని తెలిపారు. తెగులు సోకి పంట తీవ్రంగా దెబ్బతినిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు పాండురంగ, గాదిలింగ పాల్గొన్నారు.


'అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలివ్వాలి'

ప్రజాశక్తి - ఆలూరు

అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కెపి.నారాయణ స్వామి డిమాండ్ చేశారు. శనివారం ఆలూరు ఐసిడిఎస్ ప్రాజెక్టులో అంగన్వాడీ వర్కర్లతో కలిసి సూపర్‌వైజర్ పద్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీ సమస్యలపై 42 రోజుల సమ్మె నిర్వహించినట్లు తెలిపారు. 2024 జులైలో వేతనాలు పెంచి ఇతర సమస్యలు పరిష్కరిస్తామని మినిట్‌లో పొందు పరచినా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఈనెల 17న రాష్ట్రవ్యాప్తంగా ఐసిడిఎస్ ప్రాజెక్టుల ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ప్రజాశక్తి - ఆస్పరి



మండలంలోని తంగరడోణ గ్రామంలో ననే సాబ్ (39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సిఐ మస్తాన్ వలీ శనివారం తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు... గ్రామంలో ననే సాబ్, చాంద్ బాషల మధ్య మోసే కార్యక్రమం విషయంలో గత నాలుగేళ్లుగా విభేదాలు ఉన్నాయి. శుక్రవారం రాత్రి గ్రామంలో పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న ననే సాబ్‌ను కురువ మునిస్వామి, చాంద్ బాష ఇంటి దగ్గరకు పిలుచుకెళ్లి ఇంటిపై ముగ్గురు కలిసి మద్యం సేవించారు. చాంద్ బాష ఇంటిముందు ఉన్న కట్టపై ననే సాబ్ మృతి చెంది ఉండడం అనుమానాలకు తావిస్తోంది. మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పజెప్పారు. మృతుని భార్య భానుబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.



ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే విరుపాక్షి

కమనీయం.. దస్తగిరి స్వామి ఉరుసు

ప్రజాశక్తి - ఆస్పరి

మండలంలోని ములుగుందం గ్రామంలో వెలసిన శ్రీదస్తగిరి స్వామి ఉరుసు ఉత్సవాలు కమనీయంగా సాగాయి. శనివారం ఉదయం స్వామి వారి అశ్వాన్ని అలంకరించి మేళతాళాలతో పురవీధుల గుండా ఊరేగించారు. అశ్వానికి అడుగడుగున బిందెలతో నీళ్లు పోశారు. దస్తగిరి స్వామి సమాధికి ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రావడంతో దర్గా ప్రాంగణమంతా కిటకిటలాడింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో సిఐ మస్తాన్ వలీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. స్వామివారి ముని మనుమళ్లు దస్తగిరి, రహింతుల్లా, కమిటీ సభ్యులు వడ్ల వెంకట రామయ్య, నర్సిరెడ్డి, కృష్ణమూర్తి, గ్రామ పెద్దలు మల్లికార్జున రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చిన్నయప్ప, ప్రభాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, నరసింహులు, రాము పాల్గొన్నారు.

ఎమ్మెల్యే విరుపాక్షి పూజలు : ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే విరుపాక్షి పాల్గొని దస్తగిరి స్వామి సమాధికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు వైసిపి నాయకులు బాణ సంచా కాల్చి, పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. వైసిపి జిల్లా మహిళా అధ్యక్షులు శశికళ, సొసైటీ మాజీ ఛైర్మన్ గోవర్ధన, రైతు విభాగం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, వైసిపి నాయకులు మనోహర్ రెడ్డి, ప్రకాష్, రాజన్న గౌడ్, కౌలుట్ల, రాముడు, కర్ణ, ప్రభాకర్, సోమన్న, కన్న పాల్గొన్నారు.



మాట్లాడుతున్న సాయిబాబు



మాట్లాడుతున్న విజయ్ రామాంజనేయులు

ఎపిజిబి కార్యాలయం కడపలోనే కొనసాగించాలి

- న్యూ, ఓల్డ్‌సిటీ బ్రాంచీల వద్ద సిఐటియు నిరసన

ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని సిఐటియు ఓల్డ్‌సిటీ, న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన 1వ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గరలోని ఎపిజిబి బ్యాంకు పూల బజార్ బ్రాంచ్ ముందు, కల్లూరు ఎస్టేట్ ఎపిజిబి బ్రాంచి కార్యాలయం వద్ద సిఐటియు న్యూసిటీ నగర కమిటీ జి.ఏసు అధ్యక్షతన నిరసన తెలిపారు. ఓల్డ్‌సిటీ నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు, సిఐటియు ఆటో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి మహిముద్, ఆటో యూనియన్ నగర ఉపాధ్యక్షులు కుమార్, న్యూసిటీ నగర కార్యదర్శి సిహెచ్.సాయిబాబా మాట్లాడారు. ఎపిజిబి ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలని, నాలుగు గ్రామీణ బ్యాంకులను కలుపుతూ ఎపిజిబిని ప్రధాన బ్యాంకుగా ఏర్పాటు చేశారన్నారు. బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతికి మార్చాలని ఆలోచన సరికాదన్నారు. బ్యాంకులు విలీనమైన సందర్భంలో ఏది పెద్ద బ్యాంకు ఉంటే ఆ బ్యాంకు కార్యాలయాన్ని ప్రధాన కార్యాలయంగా కొనసాగించాలని నిబంధనలో ఉందని తెలిపారు. అన్ని గ్రామీణ బ్యాంకుల కంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఎక్కువమంది కస్టమర్లను కలిసి ఉండటమే కాకుండా ఎక్కువ బ్రాంచీలను కూడా కలిగి ఉందని తెలిపారు. ఇప్పటికీ కొన్ని గ్రామీణ బ్యాంకులలో డెబిట్ కార్డు సౌకర్యం లేదని , ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో డెబిట్ కార్డు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాట్సాప్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ అకౌంట్ తెరవడం క్యూఆర్ కోడ్స్ అన్నింటిలోనూ మంచి ఫలితాలు సాధించిందని తెలిపారు. ఆర్‌బిఐ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం బ్యాంకులు విలీనమైన సందర్భంలో ఏది పెద్ద బ్యాంకు ఉంటే ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయమే కొత్తగా ఏర్పడిన బ్యాంకు కార్యాలయంగా ఏర్పడాలని ఉందన్నారు. రెండో గైడ్‌లైన్ ప్రకారం రాష్ట్ర రాజధానిలో పెట్టుకోవచ్చు అని ఉందని, మూడవ గైడ్‌లైన్ ప్రకారం సొంతభవనం ఏ బ్యాంకుకు ఉంటే ఆ బ్యాంకునే ప్రధాన కార్యాలయంగా కొనసాగించాలని ఉందన్నారు. మొదటి, మూడో గైడ్‌లైన్స్ ప్రకారం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుకు కడపలో ప్రధాన కార్యాలయంగా కొనసాగే అర్హత ఉందని తెలిపారు. రైతులకు ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుందని బ్యాంకు ప్రధాన కార్యాలయం రాయలసీమ కాదని వేరే ప్రాంతానికి పోతే నష్టపోయేది రాయలసీమ ప్రజలేనన్నారు. సిఐటియు నాయకులు షరీఫ్, నాగస్వాములు, విజయమ్మ, బడేబాషా, ఖాజా పాల్గొన్నారు.

శ్రీనిధి లోన్లు మంజూరు చేయాలి : ఐద్వా

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్

కర్నూలు నగరంలో ఉన్న ఎస్‌హెచ్‌జి లకు శ్రీనిధి లోన్లు మంజూరు చేయాలని ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెప్మా ఎఒకు ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.అరుణ, ఎన్.అలివేలు, జిల్లా నాయకులు కెఎస్.పద్మ , కిరణ్మయి, శ్యామల తదితరులు శనివారం వినతి పత్రం ఇచ్చారు. గతంలో ఉన్న సమృద్ధి పొదుపులను బేస్ చేసుకుని ఈ లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో ఎస్‌హెచ్‌జిల డిపాజిట్ల రూపంలో ఇప్పటికే రూ.8 వేల వరకు శ్రీనిధి బ్యాంకులో ఉందన్నారు. కనుక వాటిని ఆధారంగా చేసుకొని శ్రీనిధి లోన్లు ఇవ్వాలని వారు కోరారు.



వినతిపత్రం అందజేస్తున్న నాయకులు